Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 24

(Jun. 23, 1943)

బెజవాడ, 1943

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 24

(Jun. 23, 1943)

Bejavāḍa, 1943

Record no. 683

6 పేజీలు : 0-2-0

PRAJASAK

ప్రజాశక్తి

:: సంపాదకవర్గం ::
మద్దుకూరి చంద్రశేఖరరావు
(సంపాదకుడు)
కంభంపాటి సత్యనారాయణ
పుచ్చలపల్లి సుందరయ్య
తుమ్మల వెంకటరామయ్య
తలసాని వాసుదేవరావు

భారత కమ్యూనిస్టుపా... ఆంధ్రకమి...

సంపుటి 2 | బుధవారం 23-6-43 బెజవాడ | సంచిక 24

పార్టీకాంగ్రెసుకువచ్చినదెవరు?

411 సం॥ లు జైలులోను, 54 సం॥ లు రహస్యంగాను గడపిన బోల్షివిక్ ప్రతినిధివర్గం

"క్రామేడ్స్: ఉజ్వలమైన కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాను. ... సభ్యునిగా తీసుకుంటే అదొక మహాభాగ్యంగా పరిగణిస్తాను. నాపూర్తికాలాన్ని, శక్తి సామర్థ్యాల నన్నిటినీ, పార్టీ కార్యక్రమానికి ... దేశభక్తియుతమైన పార్టీ ప్రణాళికను ఆచరణలో పెట్టడానికి, ప్రతిజ్ఞ తీసుకుంటున్నాను."

... అస్సాంలోని మణిపూర్ సంస్థానపు రాజకుటుంబానికి చెందిన ఐరావత్‌సింగ్ అన్న ఉత్తేజకరమయిన ... మణిపూర్ రాజకుటుంబంలో ఒక రాకుమారైను పెండ్లాడాడు. కాని, తనచుట్టూ తన సోదరదేశీయులు పడుతున్న అవస్థను చూచిన అతనికి అంతఃపుర ... ప్రజారంగంలో ప్రవేశించాడు. సంస్థానంలో సంస్కరణలకోసం 1937 లో జరిగిన ... నడిపాడు. మూడేళ్ళ శిక్ష పడింది. జైలులో కమ్యూనిస్టుల సంపర్కం కలిగింది. ... ఐరావత్‌సింగ్ కమ్యూనిజాన్ని స్వీకరించాడు. ... స్ఫూర్తిచేశాడు. కాని, సంస్థానంలోకి రాకూడదని నిషేధించారు. సంస్థాన ప్రజ అందరికి ... పంచప్రాణాలు.

... తన సంస్థానం పొలిమేరదగ్గరుండగా, పార్టీ సమావేశం గురించి విన్నాడు. వెంటనే బయలుదేరి, 1800 మైళ్ళు ప్రయాణంచేసి, కాంగ్రెసుకి వచ్చి తనతరపున, తన ప్రజల తరపున విప్లవాభివందనా లందజేశాడు.

"బొంబాయిలోని కార్మికవర్గ ... మన ఎర్రజెండా నీడను పెరిగి ఉజ్వలపోరాటాలు సాగించారు. ఈనాడు ఉప్పొంగుతూన్న హృదయాలతో, సగౌరవంగా దానికి వందనా లర్పిస్తున్నారు." ... పార్టీ కాంగ్రెసును అభినందించింది. బొంబాయిలో పార్టీలో చేరిన ... శ్రీ ఘోష్. గిర్నికామ్‌గార్ యూనియన్ ... అగ్రనాయకుల్లో ఒకతె. తన కుమారుని కూడా పార్టీకి దత్తతిచ్చింది.

"మాప్రాంతాలకు ప్రాణం కమ్యూనిస్టు పార్టీ ....కమ్యూనిస్టుల కృషిఫలితంగా ప్రతి గ్రామం ఒక కొత్త రంగపూనై విలసిల్లుతూంది," అంటూ ... కిసాన్ నాయకుడు యోగేశ్ సర్కార్ ... చేశారు.

1934 నాటికి

కాయకష్టంతో కడుపు నింపుకునే కష్టజీవులదగ్గ... ఐశ్వర్యాలను అనుభవించగల రాజకుటుంబాలవరకు, ... ఆకర్షిస్తూంది, కమ్యూనిస్టు పార్టీ సంస్థ. పై ముగ్గురి మాటల్లోను ఈవిషయం స్పష్టమవుతూంది.

ఈ పార్టీ కార్మికవర్గంలో పనిచేసే ఒక జట్టుగా ... ప్రారంభించింది. సంఖ్యాబలం లేక ... అప్పటికీ వీరు బ్రహ్మాండమైన సమ్మెలు జరి... విశాల సభ్యత్వంతో ట్రేడ్‌యూనియన్లను ... ప్రజాసంస్థలద్వారా ప్రజలందరిని సంఘ... టిత పరచి, దేశస్వాతంత్ర్య వుద్యమాన్ని సాగించా... పార్టీ ... ఈ కృషిని మొగ్గలోనే తుంచేయాలని ... సామ్రాజ్యవాద ప్రభుత్వవర్గం 1934 లో ... దించారు. అప్పటికి సభ్యత్వం 200 ... కార్మిక రంగంలో ఎర్ర... ముఖ్యంగా నాటారు.

... ఏళ్ళ తరువాత

ఎనిమిదేళ్ళ గడచిన తరువాత ... తొలగింది. అప్పటికి పార్టీ సభ్య... గింది. ఆఎనిమిదేళ్ళలో పార్టీ ఉద్యమాలకు ఎంతో తోడ్పడింది. ... కాడానికి కృషిచేసింది. క్రమశిక్ష... కష్టపడి పనిచేయడంలో అసమానులవిని ... నిషేధాలు, కనివిని ఎరుగని నిర్బంధ... అణచివేయలేకపోయాయి. నిషేధానికి ... రంగంలో పనిచేసే ఒక చిన్నవర్గ... 1942 జూలైలో నిషేధం తొలగిన... కీయ రంగంలో ఒకశక్తిగా ... కమ్యూనిస్టుపార్టీ.

అనాటినుండి, 1943 మే నరికి ... 16000 అయింది. దేశంలోని రాజకీయ ... మూడవస్థానం (మొదటిది కాంగ్రెసు, రెం... ఆక్రమించింది. కాని, ఈకాలంలో పార్టీపై ... ఏమీ తగ్గలేదు. నిషేధం తొలగినప్పటికి 70 సభ్యులు జైళ్ళలో ఉన్నారు; మరి 105 మం... జీవ ఖైదు శిక్ష ననుభవిస్తున్నారు. అదే ... పార్టీ బ్రిటిష్ ప్రభుత్వం సొమ్ము తింటూ, ... త్వానికి అమ్ముడు పోయిందని, సోదర ... దుమ్మెత్తిపోయడం ప్రారంభించారు. ఇంత ... పార్టీ దినదినాభివృద్ధి ఏమాత్రం కుంటుపడలేదు.

... పేరి ... విద్యార్థి, ... సంఘటితం ... భావంతో, ... న్నారు. ... ర్టీని ...

ఈశక్తి ఎక్కడిది

... అవాంతరా లెదురైనా పార్టీ రోజురోజుకూ బలపడుతూ, అభివృద్ధి పొందడానికి మూల కారణం ఏది? పార్టీ అవలంబిస్తున్న దేశభక్తియుతమైన పాలసీయే ఇందుకు కారణం. మార్క్సిజం-లెనినిజాన్ని స్వీకరించి, ఆచరణలో పెద్దదంపలితంగా అలవడిన సునిశితమైన యదార్థవాదమే ఇందుకు కారణం.

గత మాసం ఆకరువారంలో పార్టీ ప్రథమ కాం... గ్రెసు సమావేశం జరిగింది. పార్టీ అంతటియొక్క ప్రతినిధులు సమావేశమయారు: పార్టీ పాలసీని చర్చించారు.

బ్రిటిష్ వారిక్కడున్నంతకాలం మనం ఏమీ చేయలేమని దేశభక్తులలో ఎక్కువమంది అభిప్రాయం. ... కోటానుకోట్ల ... దేశభక్తిని పురికొల్పి, ... రక్షణ తమ స్వంత బాధ్యతగా గు... నికి మేము ప్రతిజ్ఞ తీసుకున్నాం.

కాంగ్రెసువారు, లీగ్‌సభ్యులు, ఒకరి నొకరు అనుమానించుకుంటు ఉండేవారు. ఒకరి నొకరు, ఐక్యతకు వ్యతిరేకులని నిందించేవారు. కాని, జాతీయరక్షణను నిర్వహించగల జాతీయ ప్రభుత్వాన్ని సాధించడానికి కాంగ్రెసు లీగు ఐక్యతను స్థాపించడానికి మేము శప... ధం చేశాం.

వచ్చినవారెవరు

ఈ ... ను సగర్వంగా చెప్పుకున్న ఆ... వు?

... ది ప్రతినిధులు వచ్చారు. వీరిలో 86 గురు ... వచ్చారు. సోఫామీద కూర్చొని కబు... రిలో ఒక్కరులేరు. వీరందరూ ప్రజా ... బాహుళ్యానికి ... పార్టీ ...

రాజకీయ సమావేశానికి ఇంతమంది మ... రావడం ఎరుగం. ఈ స... 41,000 మంది మహిళలను ... సంఘటిత పరచారు. ఇది మన అపూర్వము.

411 సంవత్సరాలు జై...

ఈ 139 మంది ప్రతినిధులు అనుభవించిన ఖైదు శిక్ష కలుపుతే 411 సంవత్సరాలు ... తుంది. అందరికన్నా ఎక్కువ 80 ఏళ... సింగ్‌బాఖ్నా. ఈయన 27 సంవత్స... పాడు. పార్టీ నాయకుల రాజకీయజీవి... లోనేగడచింది. మహిళల్లో కల్పనాదత్త... రాలు, కమలాభట్టి ఆరు సంవత్సరాలు గడిపారు.

ఈ ప్రతినిధుల్లో సగానికి పైగా రహస్య జీవితాన్ననుభవించారు. అంతా కలిసి 54 సంవత్సరాలు అలా గడిపారు. కేంద్ర పార్టీ యంత్రాన్ని గురించి బాధ్యత నిర్వహించిన కామ్రేడ్ పదేళ్ళు జయప్రదంగా రహస్య జీవితం గడిపాడు. ఆతరువాత పార్టీ కార్యదర్శి. 4 ఏళ్ళు గడిపారు.

ఈ ప్రతినిధులలో ... నిరక్షరులులేరు. వీరిలో కొందరు కార్మికులు, కర్షకులు కష్టపడి, స్వయంకృషితో ఇంగ్లీషు నేర్చుకున్నారు - తమగురువులయిన మార్క్స్, లెనిన్, స్టాలిన్ల గ్రంథాలను చదువుకోడానికి. 57 గురు పట్టభద్రులు.

అందరికన్నా వృద్ధులు బాబాసోహన్‌సింగ్. అందరికన్నా చిన్న, మలబార్ బాల సంఘ నాయకుడు, 16 ఏళ్ళ కున్హియామందన్. ప్రతినిధుల్లో 95 35 ఏళ్ళ లోపువారు. దీనినిబట్టి, దేశంలో ... వర్గాలలోని యువకులందరు పార్టీలోకి ... తున్నారన్నది విశదమవుతుంది. మన ... వర్గం ఇతర పార్టీల నాయకవర్గాలన్నిటికన్నా ... సులో చిన్నది.

పార్టీ పుట్టుకనుంచి, మొన్న మొన్నటి ... అన్ని దశల్లోను చేరిన వారు ప్రతినిధివర్గంలో ... అంటే గడచిన అనుభవంతో ... కుంటానే, కొత్తగా ... ప్లానుప్రకారం ...

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

బుధవారం 23-6-1943

... బట్టల కంట్రోలు ఆర్డరు

వ తేదీన ఇండియా ప్రభు ... బట్టల కంట్రోలు ఆర్డరు ...ది. బట్టల ఖరీదు 5-6 రెట్లు పెరిగి ప్రజాసామాన్యం ...ధుతున్న యీ రోజులలో యీ ఆర్డరు-యిప్పటికే ...నా-ప్రకటించడం బీదల బట్టల కవురును తీర్ప ...యత్నమని చెప్పాలి.

... నుంచి అమలులోకి వస్తుంది. జులై 31 వ ...డైన బట్టమీద, తయారైన తేది, మిల్లు,

...ల్లరగా ప్రజలకు అమ్మవలసిన ఖరీదుకూడ ...ది. దేశంలో ఏ మూల అయినాసరే యీ ...డా చిల్లర దుకాణదారు ప్రజలకు అమ్మాలి. బట్టల ...సునుగురించియు. ఏ మిల్లులు ఏ యే రకాలు ...హించ్చుటకు మిల్లు యజమానుల ప్రతి ...కూడిన 25 సభ్యులుగలసంఘాన్ని ప్రభుత్వం ...పీరు బట్టల కంట్రోలు కమీషనరుకు సలహా ...షనరుకు, సలహాసంఘానికి అభిప్రాయభేదంవస్తే ...ప్రభుత్వానికే అంతిమ నిర్ణయాధికారం వుంటుంది.

...లై 31 పూర్వం నిల్వవున్న స్టాకు లెక్కను మిల్లు యజ...లు, వ్యాపారస్తులు ఆగష్టు 15 తేదీలోగా ప్రభుత్వానికి ...జేయాలి. ఈ స్టాకునంతను అక్టోబరు 31 తేదీలోపల ...కోవాలి. జులై 31 తరువాత ఉత్పత్తి అయిన సరుకుమ...ష్నది మొదలు ఆరునెలలలోపల ప్రజలకు అమ్మివేయాలి. ...అనవద్ద ... నెలల ఉత్పత్తికంటే హెచ్చు...ట్టునుగాని, 2 నెలల ఉత్పత్తికంటే నూలునుగాని నిలువజేయ...దు. ఈ ఆర్డరును ఉల్లంఘించినవారికి శిక్షతోపాటు, సరుకును ...ప్రభుత్వం స్వాధీనంచేసికోవాలని కోర్టు నిర్ణయించవచ్చును. ...ట్టల కమీషనరు ఏ యే రకాల బట్ట ఖరీదు ఎంత నిర్ణయించ...డిందో, గజెటులో ప్రకటించుతారు. మిల్లు యజమాని నిర్ణ...యించిన మిల్లురేటుకు, చిల్లరవర్తకుడు నిర్ణయించబడిన ...వు ఖరీదుకు మించి అమ్మకూడదు.

ప్రభుత్వపు ఆర్డరు యింతవరకు ఎన్నడూ చేయనంత కట్టు...ట్టంగావుంది. సక్రమంగా అమలు జరిపితే బీదప్రజలను చౌక...గా అందుతుంది. కాని ఇంతటితో బట్టల కరువు పూర్తిగా ... ఏమంటే సగటున మనిషికి ఏడాదికి 16 గజాలు ... ప్రజలకు మొత్తం 640 కోట్ల గజాల ... బట్టలమిల్లు ... 400 కోట్ల గజాలు ...లు 180 కోట్ల గజాలు ... గజాలు దిగు...

మన రాజకీయాలు

బెంగాలు ప్రజలు నెలలతరబడి బియ్యం దొరకక ఆకలితో మలమలమాడిపోతున్నారు. బియ్యం మణుగు రు. 50 కు పెరిగింది. బీద ప్రజలు కొన్నిచోట్ల కేవలం గోంగూర వగైరా ఆకు అలం తిని ప్రాణాలను దక్కించుకొంటున్నారు. కమ్యూనిస్టు పార్టీ ప్రజలను సమీకరించి ప్రజల ఆహార కమిటీలనుపెట్టి, వాటి సహకారంతో ఆహార సమస్యను పరిష్కారం చేయాలని ఒత్తిడి తెచ్చింది. ఎట్టకేలకు ముస్లి లీగ్ మంత్రివర్గం కలకత్తా-హౌరాలను మినహాయించి బెంగాల్ రాష్ట్రమంతటా గ్రామగ్రామాన ఆహార కమిటీలను స్థాపించబూనుకొంది. వీటి యొక్క మాన్యం క్రింద నిల్వ వ్యాపారస్తులు దాచిన ఆహార పదార్థాలను బయటకు లాగి ప్రజలకు సక్రమంగా పంచడానికి ఒక ప్లాను వేసింది. దీనివల్ల గ్రామాలలో వర్తకులు, భూస్వాములు దాచిన సరుకు బయటపడి, ప్రజలకు అందజేయడానికి వీలుకలిగేమాట నిజము. కాని పెద్ద నిల్వవ్యాపారానికి, తిండిదొంగలకు ఆటపట్టులయిన కలకత్తా-హౌరానగరాలను యీ స్కీమునుంచి మినహాయించడం, పెద్దలోటు. ఏమంటే ఇదివరకే గ్రామాలలో నిల్వసరుకులో హెచ్చుభాగాన్ని గుత్తవ్యాపారస్తులు కొనివేసి కలకత్తా-హౌరా నగరాలలో నిలవజేశారు. అందుచే దాచిన సరుకునంతా బయటకులాగి, ప్రజల అవసరాలను తీర్చడానికి కృషిచేయాలంటే ప్రస్తుత స్కీమును కలకత్తా-హౌరాలకుకూడ వర్తించునట్లు చేయాలి. ఇందుకోసం ప్రజలను సమీకరించి దేశభక్తులు లీగు మంత్రివర్గముపై ఒత్తిడి తేవలసియున్నది.

కాని బెంగాల్ అసెంబ్లీ వ్యతిరేకపక్షంలోవున్న హక్-శ్యామ్ ప్రసాద్ ముఠాలు యీ పనిచేయడంలేదు. వారు ఒకవైపున చిన్నవ్యాపారస్తులపై మంత్రివర్గం అక్రమ గా దాడివెడలిందని కొత్తస్కీమును ఆక్షేపించుచున్నారు. గుత్తవ్యాపారస్తులను వదలివేసినందుకు, వారితో మంత్రివర్గం లాలూచీపడిందని మరొకవైపున నిందించుచున ... లీగ్ మంత్రివర్గంపై దాడివెడలాను. దానిని ... త్నం చేస్తున్నారు. నేడు దుర్భరమైన ... వ్రజలు మలమల మాడిపోతూంటే, మరి ... వంగభూమిపై బాంబులు కు... కక్షలు లేవనెత్తడం దేశభక్తులు ... రించి, లీగ్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, సరుకును విడుదలచేయించాలి. తద్వారా ... తారు. అఖిలపక్ష మంత్రివర్గానికి పునాదివేసి ... కక్షలు పెరిగి ప్రజావిక్యత విచ్ఛిన్నమైపోతుం... బలపడుతారు.

... ఈ పేరుతో ... యడానికి విస్తృత ... ఒకవైపున బెంగాల్ ... విమానాలు ...మైన పార్టీ ...జలను సమీక... ...ల ...రవర్ధనున్న ...తను నిర్మించ గల్గు... ...దలు

ఖాన్‌సాహెబ్ సవాల్

సరిహద్దురాష్ట్రంలో ఎర్రచొక్కా-వారు, కాంగ్రెసువేశమయి ఎసెంబ్లీ బై ఎలెక్షన్లలో పాల్గొనాలనీ, లీగ్ ... రేకంగా ప్రతిష్ఠంభన తేవాలనీ తీర్మానించారు. ... లీగ్‌నాయకులు ప్రభుత్వాధికారుల వలలో ప... కొరకు ప్రయత్నించకుండా ... పార్టీ ...

భారత రాజకీయాలలో కా... ఒక్క సరిహద్దు రాష్ట్రంలోనే ...జాతులకు స్వయంనిర్ణయా... యిచట కాంగ్రెసు-లీగ్ ఐక్య... లీగ్-కాంగ్రెసు ఐక్య... నాయకుడు అం... పెంచే విధ... ...ద్దు...

...సమా... ...కి వ్యతి... ...టీ పార్టీ ...తో ఐక్యత స్థాపించారు. ...ను పార్టీలు ...వ, వివిధ ... అందుచే ...కమంతటా ...కాంగ్రెసు ...లను మరింత ...దు. సామ్రా...జ్యం ...ల్గించిన చీలికను భగ్నంచేయడానికి ...గైరా ప్రజాయిద్యం ...సహకారం చేయాలి. ...ల విడుదలకొరకు,

...సపును చాల ...

...సోదర ప్రజలను ...చేస్తున్న సైన్యాల ...హెచ్చుచేయాలి. ప్రజలలో ...జాతీయ ప్రభుత్వ నిర్మాణ... ... ఆటంకాలను లెక్కచేయకుండా ...భక్తితో హెచ్చుచేయాలి. అప్పుడే ...నుండి రక్షించగల్గుతాము తద్వారా ...గ్గుతాము. జాతీయనాయకులను విడువల... ...ఐక్యతపై ఆధారపడిన జాతీయ ప్రభు...త్వద్వారా దేశాన్ని రక్షించి, భారత ...రా.

- బెంగాలు ఆహారసమస్య -
- అకలిజ్వాలలో పార్టీకక్షలా?
- కొత్త వైస్రాయి నియామకం?

లీగ్-కాంగ్రెసులు కలసిన సంయుక్త మంత్రివర్గాలను ఏర్పరచడానికి కృషిచేయాలి. లేనిచో పార్టీ కక్షలను పెంచి ప్రజలలో చీలికలు కల్గించడం సామ్రాజ్యవాదుల పన్నుగడలకు సాయపడడమే అవుతుంది.

సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ తీర్మానం

ఈసంఘ సమావేశం పూనాలో 15 వ తేదీని జరిగింది. జైళ్ళలో వున్న కాంగ్రెసు నాయకులను కలసికోడానికి ఇతరులకు అవకాశమివ్వక భారత ప్రతిష్ఠంభన తొలగించడానికి ఆటంకాలు పెడుతున్నందుకు ప్రభుత్వాన్ని నిందించింది. కాంగ్రెసును మినహాయించి ఏర్పరచబడుతున్న మంత్రివర్గాలు ప్రపంచ ప్రజల కండ్లలో దుమ్ముకొట్టడానికే అని స్పష్టపరచింది.

కొత్త వైస్రాయి

ఇండియాకు కొత్తవైస్రాయిగా జనరల్ వేవెల్‌ను బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది. ఈనియామకాన్ని బ్రిటిషపత్రికలు పొగిడాయి. భారత ప్రతిష్ఠంభన తొలగించడానికి మరోప్రయత్నం చేయబడుతున్నదనడానికిఇది సూచన అని లిబరల్ పత్రికలు జోస్యం చెప్పాయి. భారతదేశ పత్రికలు యీనియామకాన్ని గురించి ఎట్టిఉత్సాహాన్ని చూపలేదు. కొన్ని జాతీయపత్రికలు ఇది మిలిటరీ అధికారాన్ని స్థాపించడానికి సూచనా? అని ప్రశ్నించాయి.

ఐతే, వేవెల్ నియామకం దేనికి సూచన అనే ప్రశ్న వస్తుంది. బ్రిటిష్, అమెరికన్ ప్రజలు మిత్రరాజ్యాల సత్వర విజయానికై భారతదేశ ప్రతిష్ఠంభన తొలగించాలని సామ్రాజ్యవాదులను ఒత్తిడిచేస్తున్నారు. పసిఫిక్ యుద్ధ కౌన్సిలులో కూడ మిత్రరాజ్యాల ప్రతినిధులు ఇదేసూచిం...చారు. వాషింగ్టన్ పత్రికా ప్రతినిధుల సమావేశంలో భారత సమస్యను గురించి అడిగిన సూటిప్రశ్నలకు సమాధానం చెబుతూ ప్రధాని చర్చిల్ యుద్ధం జయించడానికి అవసరమైనదంతా చేస్తానని చెప్పకోవలసి వచ్చింది. అందుచే మిత్రరాజ్యాల సత్వర విజయం కొరకు భారత ప్రతిష్ఠంభనను పరిష్కరించాలనే ప్రపంచ ప్రజల ఒత్తిడికి సామ్రాజ్యవాదులు ... చెప్పుకోవాలి. అందుకే ... ప్రఖ్యాత సేనానాయకుని వైస్రాయిగ నియమించారు. ... అవసరమైన వస్తే వైస్రాయి చేస్తాడని ప్రజలను మోసపుచ్చచూస్తారు. అదేవిధంగా రాష్ట్ర...లలో కొలదిగా కాంగ్రెసువాదులను జైళ్ళనుండి వదలుతున్నారు. యుద్ధకృషికి అడ్డురానివారందర్ని వదలుతున్నామని చెప్పుకో చూస్తారు. ఇదేవిధంగా రాష్ట్రాలలో కాంగ్రెసును మినహాయించి యితర పార్టీలతో మంత్రివర్గాలను నియమించి ప్రతిష్ఠంభనే లేదని ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని దగాచేయ చూస్తున్నారు.

అనగా కాంగ్రెసు నాయకులను విడుదల చేయనిరాకరించడం మొదలుకొని, మంత్రివర్గాల స్థాపన, కొత్త వైస్రాయి నియామకం- ఇవన్నీ సామ్రాజ్యవాదుల ఎత్తులలో భాగాలు మాత్రమే. ఈ ఎత్తు భారత ప్రజలను చీల్చడానికి, సామ్రాజ్యవాదుల అధికారాన్ని స్థిరస్థాయిగా కొనసాగించడానికి ఉద్దేశించబడింది. సామ్రాజ్యవాదుల యీ పేచీని ప్రజా ఐక్యతద్వారానే ఎదిరించగలం. వివిధ రాష్ట్రాలలో అన్ని పార్టీలు కలసి కాంగ్రెసు నాయకుల విడుదల, దేశరక్షణ, ప్రధాన వివాదాలుగాగల కార్యక్రమంపై ప్రజలను సమీకరించాలి. ఆహారసమస్యను పరిష్కరించడానికి పనిచేయాలి. ప్రజా ఐక్యత- సమీకరణద్వారా అఖిలపక్ష మంత్రి వర్గాలను స్థాపించాలి. జాతీయైక్యతనునిర్మించి కాంగ్రెసు నాయకులనువిడుదల చేయించి, కేంద్రంలో జాతీయప్రభుత్వంకొరకు కృషిచేయాలి. ఇదేనేడు సామ్రాజ్యవాదుల నిస్పృహ విజయ సాధనకు మార్గంకాదు. పేచీకి సరియైన ఎదురెత్తు.

నిస్పృహ విజయసాధనకు మార్గంకాదు

మైలాపూరు సోషల్‌లీగ్ ఏర్పాటుచేసిన రెనదేహాలు సభలో యిదివరకు ముస్లి లీగ్ కార్యదర్శిగా వున్న అల్లాపిచ్చై ప్రతిష్ఠంభన తొలగించే విధానాన్ని గురించి ఉపన్యసించారు. దేశస్వాతంత్ర్యానికి అన్నిటికంటే పెద్ద ఆటంకం బ్రిటిషు ప్రభుత్వమన్నారు. బయటవున్న కాంగ్రెసువాదులు పరిస్థితులను పునర్విమర్శనచేయాలని కోరారు. ప్రజాపలుకుబడిలేని గ్రూపులకు మంత్రివర్గాలను ఏర్పరచే అవకాశమివ్వరాదన్నారు. కాంగ్రెసువాదులు ముస్లింజాతుల స్వయంనిర్ణయ హక్కును గుర్తించి, ముస్లింలీగ్‌తో కలసి జాతీయప్రభుత్వాలను స్థాపించాలని కోరారు. ఆ సభకు అధ్యక్షతవహించిన డాక్టరు సుబ్బరాయన్ బ్రిటిష్ ప్రభుత్వం ...జిన్నా, తమపద్ధతులు మార్చుకోవ... ... నిస్పృహ వెల్లడించారు.

నిస్పృహావాద ఓటమితత్వం బోధించడం దేశభక్తు లనుసరించదగిన మార్గంకాదు. స్వయంనిర్ణయహక్కు, కాంగ్రెసునాయకుల విడుదల దేశరక్షణ కార్యక్రమంపై నేడు కాంగ్రెసు-లీగ్ ఐక్యతను నిర్మించడానికి దేశభక్తులందరూ కృషిచేయాలి. ఈ కార్యక్రమంపై అన్ని రాష్ట్రాలలో అఖిలపక్ష మంత్రివర్గాలను నిర్మించడానికి పూనుకోవాలి. అప్పుడే సామ్రాజ్యవాదులను ఓడించగలం.

21-6-43.

— కామ్రేడ్ మద్దుకూరి చంద్రశేఖరరావు

Library's copy imperfect: all after p. 2 wanting.

END OF ISSUE